Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 2, no. 89

(Apr. 4, 1947)

బెజవాడ, 1947

Record no. 683

Prajāśakti

Vol. 2, no. 89

(Apr. 4, 1947)

Bejavāḍa, 1947

Record no. 683

Regd. No. 4486

4 పేజీలు అణా

ప్రజాశక్తి

కమ్యూనిస్టు దిన పత్రిక

సంపుటి 2] బెజవాడ 4-4-47 శుక్రవారం [సంచిక 89

ఆజాద్ హింద్‌ఫౌజు

ఖైదీలను ఫెడరల్‌కోర్టులో విచారణచేస్తారు

ఢిల్లీ, ఏప్రియల్ 3

... ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ఆజాద్ హింద్‌ఫౌజు ఖైదీలను విడిచిపెట్టాలని తెచ్చిన తీర్మానంపై పండితనెహ్రూ మాట్లాడుతూ, ఆజాద్‌హింద్ ఫౌజు ఖైదీలను ఫెడరల్‌కోర్టు జడ్జీలముందు పెట్టటానికి ఇండియాప్రభుత్వం నిర్ణయించినదని తెలియజేశారు.

అఖిలభారత కిసాన్ మహాసభ

కలకత్తా, ఏప్రిల్ 3

ఈ సంవత్సరం అఖిలభారత కిసాన్ మహాసభ ... జిల్లాలో సికంద్రాబాద్‌లో ... 20 వ తేదీన జరుగుతుందని అఖిలభారత కిసాన్‌సభ సంయుక్త కార్యదర్శి ప్రకటిస్తున్నారు.

పండిత కార్యానందశర్మ అధ్యక్షత వహిస్తారు.

ఐక్య స్వతంత్ర ఆశియా నిర్మించాలి

ఆశియా ప్రతినిధుల దృఢనిశ్చయం

అఖిలాశియా సంస్థ ఏర్పాటు

•••

డాక్టర్ షారీర్, గాంధిజీ, నెహ్రూ ఉజ్వల సందేశాలు

నూతన యుగోదయంలో సరోజినీదేవి మేలుకొలుపు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 2

నేటిరాత్రితో అఖిలాశియా మహాసభ పదిరోజుల సమావేశం ఆఖరు అయింది. తాత్కాలిక ఆశియాసమితి ఏర్పడింది. ప్రతి ఆశియాదేశంనుండి ఇద్దరు చొప్పున ఈ సమితిలో ప్రతినిధులుంటారు. ఈ సమితికి పండిత నెహ్రూ అధ్యక్షుడు. వచ్చే మహాసభ రెండేళ్ళ తర్వాత చైనాలో జరుగుతుంది.

డాక్టర్‌షారీర్, గాంధీజీ, నెహ్రూ గార్లు నేటి సభలో ఉపన్యసించారు.

నేటి సమావేశానికి సరోజినీదేవి అధ్యక్షత వహించింది కొత్తగావచ్చిన ఫిలిప్పైన్సు ... మంగోలియా, కొరియా ప్రతినిధుల ప్రారంభంలో అభివందనా లర్పించారు.

షారీర్ ప్రసంగం

ఇండొనీషియా ప్రధాని డాక్టర్ సుల్తాన్ షారీర్ ఇలా ఉపన్యసించారు:

"నాకూ, మా దేశానికి చూపిన సద్భావానికి భారతదేశానికి వందనాలు. ప్రపంచంలో నేడు ప్రతిచోటా తీవ్రమైన మార్పులు జరుగుతున్నవి. అయినప్పటికి కార్యాచరణకిది తగిన సమయం. ... మనం ప్రారంభించే కార్యక్రమాలు, విధానాలు ఇతరదేశ ప్రజలకు వెగటు కల్గించరాదు. అంతేకాక ప్రపంచ ప్రజలమధ్య ఐక్యతను పెంపొందించేవిగా ఉండాలి.

ఆశియా ఏకభావం

"ఈ సమావేశాన్ని జయప్రదం చేయడంలో ఆశియా ప్రజలమధ్యనున్న ఏకత్వం కారణం. ఈ ఆశియాభావం సక్రమ మార్గాన్ని దాటిపోకుండా చూడాలి. ఇలా ... [illegible]

"... ఇండొనీషియా స్వతంత్ర పోరాటాన్ని ... [illegible]

గాంధీజీ ప్రసంగం

తర్వాత గాంధీజీ ఇలా ఉపన్యసించారు:

"మీరు చూసిన భారతదేశం నిజమైన భారతదేశంకాదు. నిజమైన భారతదేశం గ్రామాలలో ఉన్నది. అక్కడే 38 కోట్ల ప్రజలున్నారు. ... [illegible]

... వికే వినాశహేతువు కాగలదు. అలాంటి విధ్వంసనం రాకూడదు.

"ప్రజాతంత్రం, దరిద్ర ప్రజాచైతన్యం పొంగి పొరలుతున్న ఈ యుగంలో మీరు ఏక ప్రపంచఐక్యాన్ని ప్రచారంచెయ్యాలి."

వీట్నాం అధ్యక్షుని సందేశం

తర్వాత వీట్నాం రిపబ్లిక్ అధ్యక్షుడు హోచి మిన్ సందేశాన్ని చదివారు. ... రాలేకపోయినా సభ జయప్రదం కావాలని కోరారు. తమదేశాన్ని మిగత ఆశియా దేశాలు బలపరిచినందుకు అభినందించారు.

నెహ్రూ ప్రసంగం

పండిత నెహ్రూ ఇలా ఉపన్యసించారు:



"మనసభ సమాప్తమైనది కాని మన కార్యక్రమ మిప్పుడే ప్రారంభమయింది. కౌన్సిల్ నిర్మాణం జరిగింది. ... నన్ను అధ్యక్షునిచేసి నాపై పెట్టారు. ఈ నిర్మాణాన్ని మనం ... పెంపొందించాలి.

మిత్రరాజ్యసమితిని బలపరచాలి

"శాస్త్రీయ విజ్ఞానమెంతో అభివృద్ధి చెందింది. ఇందుమూలంగా ప్రపంచమెంతో సౌభాగ్యాలకు నిలయంగాచేయ ... [illegible]

భారతసమస్య దరిద్రసమస్య

"మిరప్పుడు నిజమైన భారతదేశం చూడలేదు. భారత సమస్య దేశందరిద్రసమస్య ... [illegible]

... ఆదరిద్రాన్ని పోగొట్టేదాకా ఏదే ఇంకేదీప్రయోజనంలేదు. స్వతంత్రానికేదైనా అర్థమేమంటే ఈ దరిద్ర నిర్మూలనం జరగాలి.

"ఈ దరిద్రసమస్య అందరికీ సమానమైనదే. ప్రజలజీవిత స్థాయిని పెంపొందించేందుకు మనం పనిచెయ్యాలి. ఇందులో వివిధ దేశాల అనుభవాలను పరస్పరం చర్చించుకొనేందుకు ఆశియా సమితి పని చేస్తుందని ఆశిస్తున్నాను.

విద్యాపరిషత్తు నిర్మాణం

"అన్ని దేశాలవారు వివిధ సమస్యా పరిశీలనకు పరిశోధనాలయాలను స్థాపించాలని ఆశియా సమితి సిఫారసు చేసింది. ఈ సిఫారసును అమలుజరుపవలసిన బాధ్యత మీద మేము ఢిల్లీలో అలాంటి విద్యాపరిషత్తు నొకదానిని స్థాపించదలంచాము.

"భారతదేశంలో ... [illegible]

సరోజినీదేవి అంత్యోపన్యాసం

తర్వాత సరోజినీదేవి సభను ముగిస్తూ ఇలా ఉపన్యసించింది:



"... [illegible]

స్వతంత్ర దీపికను వెలిగించాలి

... [illegible]

అఖిలాశియాసంస్థ

ఆశియా సమితినిగూర్చి ఈ క్రిందివిధంగా ... [illegible]

డాక్టరు సుల్తాన్ షారీర్

... [illegible]

"ఈ అఖిలాశియా సంస్థకు అనుబంధంగా ప్రతిదేశంలోను ఒక సంఘం ఏర్పడుతుంది. ... ఎన్నుకోవాలి. సభ జరిగిన దేశంవారొకరు, వచ్చే సమావేశం జరగనున్న దేశంవారొకరు కార్యదర్శులుగా వుంటారు.

సమితి సమావేశం

... కొన్నాడి. బి. శివరావ్, హాన్ లీవు(చైనా)లు కార్యదర్శులుగా ఎన్నుకోబడినారు. ... ప్రతి దేశం ... ఒక ఆశియా విద్యాపరిషత్తును ఏర్పరచాలని తీర్మానించారు.

విచారణలోవున్న ఖైదీలకు ప్రత్యేకతరగతి నివ్వనిర్ణయించారు

■

జైలు అధికారులకు మద్రాస్ ప్రభుత్వపు ఆజ్ఞలు

మద్రాస్, ఏప్రిల్ 2

కేసులలో పూర్తి విచారణ జరుగుతున్న కమ్యూనిస్టు ఖైదీలందరకు ప్రత్యేక తరగతి సౌకర్యాల నివ్వాలని మద్రాసుప్రభుత్వం జైలు అధికారులకు ఆజ్ఞలు పంపింది.

రాజకీయఖైదీలయిన డిటెన్యూలకు మద్రాసుప్రభుత్వం ఇప్పుడు ఇస్తున్న సౌకర్యాలే వీరికి ఇస్తారన్నమాట.

జైలులో ఖైదీలుగల అసౌకర్యాలకు అసంతృప్తి తెలుపుతూ మరునాడు (ఆదివారం) ఖైదీలందరూ ఇందుమించు 500 మంది ఒకరోజు నిరశనవ్రతం చేశారు.

ఆ సందర్భంలో కాంగ్రెస్ వీల్లింమర్రి జైళ్ళశాఖా మంత్రి కె. మాధవమేనన్‌గారిని కలుసుకొని మాట్లాడారు. ఆ విషయం తెలుసుకొంటామని, ఏప్రిల్ 5 న కన్ననూరు వెళ్ళి జైలు చూస్తామని మంత్రి చెప్పారు.

జైళ్ళలో కొరడాశిక్షలరద్దు

జైళ్ళలో చేసిన నేరాలకు, ముఖ్యంగా నిరశనవ్రతం చేస్తే కొరడాదెబ్బలశిక్ష విధించే పద్ధతిని రద్దుచేయడానికి మద్రాసు ప్రభుత్వం నిర్ణయించింది.

కన్ననూరు జైలులో నిరశనవ్రతం

మద్రాసు, ఏప్రిల్ 1

మూడు ఏళ్ళ క్రితం మార్చి 29 న ఉరితీయ్యబడిన కయ్యూరు కామ్రేడ్సు యొక్క సంతాప సూచకగా కన్ననూరు జైలులో వున్న 14 గురు డిటెన్యూలు శనివారంనాడు ఉపవాసం చేశారు.

డిటెన్యూలతో మంత్రుల ఇంటర్వ్యూ

వెల్లూరు, ఏప్రియల్ 2

జైళ్ళమంత్రి కె. మాధవమేనన్, ఆహార మంత్రి డాక్టరు రాజన్ నిన్న వెల్లూరు సెంట్రల్‌జైలు దర్శించారు.

మంత్రులు జైలుకు రావడం ముఖ్యంగా అర్డినెన్సుక్రింద అరెస్టుకాబడిన కమ్యూనిస్టు డిటెన్యూలతో మాట్లాడటానికని తెలుస్తూ ఉంది.

Microfilmed from photocopy

Roja Muthiah Research Library
3rd Cross Road, CPT Campus,
Taramani, Chennai - 600 113, India.

ప్రజాశక్తి

1947 ఏప్రియల్ 4 : శుక్రవారం

స్వతంత్ర భారతిలో ఆంధ్ర ప్రజారాజ్యం

ప్రత్యేకాంధ్రమహాసభ కర్తవ్యం

ఇవి 40 కోట్ల భారతప్రజల భవిష్యత్తు నిర్ణయింపబడనున్న రోజులు. మూడుకోట్ల ఆంధ్రులు ప్రజలు రాని భారత సామ్రాజ్యంలో తమ స్థానం ఏమిటో స్పష్టంగా తేల్చుకోవలసిన రోజులు.

అలాంటి ముఖ్యసమయంలో ఏప్రియల్ 4, 6 తేదీలలో మద్రాసులో ప్రత్యేక ఆంధ్ర మహాసభ సమావేశం కాబోతూంది. విశాల దృష్టితో ఆంధ్ర ప్రజాభ్యుదయానికి మార్గాన్ని సూచించవలసివుంది.

మూడుయేండ్లకు పూర్వం నైజాం నవాబు ఆంధ్రదేశంలోని ఉత్తర సర్కారులను రాయలసీమను బ్రిటిషు సామ్రాజ్యవాదులకు ధారాదత్తం చేశాడు. నాటినుంచి ఆంధ్ర ప్రజలు 2 కోట్లమంది బ్రిటిష్‌వాళ్ళచేత దోచుకోబడుతూ దారిద్ర్యం అనుభవించుతున్నారు: 90 లక్షల తెలంగాణలో నైజాం నిరంకుశ ప్రభుత్వంక్రింద క్రుంగిపోతున్నారు.

ఈ రెండురకాల దోపిడివల్ల ఆంధ్రదేశం ఆర్థికంగా, పారిశ్రామికంగా వెనుకబడివుంది. విద్యా విజ్ఞానంలో, కళలలో ఆంధ్రప్రజలకు పెంపొందడానికి అవకాశాలులేకుండా పోయాయి. ప్రజాసామాన్యం నిత్యదారిద్ర్యం అనుభవించుతోంది.

ఈస్థితిపోయి ఆంధ్రదేశం సర్వతోముఖాభివృద్ధి చెందుటే ఆంధ్రమహాసభ ఆశయం. ఈదృష్టితోనే 30 ఏండ్లనుండి బ్రిటిషాంధ్రలో ప్రత్యేక రాష్ట్రోద్యమం బయలుదేరింది. తెలంగాణలో నిజామాంధ్రమహాసభ కృషిచేయ సాగింది.

ఈ ఉద్యమాలు క్రమంగా పెంపొందాయి. ప్రజలు అనేక పోరాటాలు జరిపారు. త్యాగాలు చేస్తున్నారు. విప్లవ ప్రజాశక్తికి బ్రిటిష్ సామ్రాజ్యవాదులు వణికిపోతున్నారు. నైజాం నవాబు కొంప కదిలిపోయింది.

ఈ ప్రజా వెల్లువను అణచివేయడానికి సామ్రాజ్యవాదులు ఒకవైపున ప్రజా ఉద్యమాలను రక్తపాతంతో ముంచెత్తుతున్నారు. రెండోవైపున బ్రిటిషు ప్రభుత్వం కుట్రలు ప్లానుకు తయారుచేసింది. దేశాన్ని చీల్చి తమ పెత్తనం ఎల్లకాలం కొనసాగించుకోడానికి కుట్రలు చేస్తూంది. బి. ఎన్. రావు చేత ఒకపథకం తయారుచేయించింది ఒకే గవర్నరుక్రింద మద్రాసు రాజధానిని మూడుముక్కలుచేసి బ్రిటిషు రాజనీత్యం ఎల్లకాలం వుండేలా చేయబోతూంది.

అలాగే నైజాంనవాబు ఒకవైపున తెలంగాణా పోరాటంపైన దేశముఖుల, గూండాల మిలిటరీ రాక్షసపరిపాలన సాగించుతున్నాడు. తెలుగు అవసరమును అవమానం పాల్జేస్తున్నాడు. రెండోవైపున మోసపు సంస్కరణలను ప్రవేశపెట్టాడు.

మద్రాసులో సమావేశమవుతున్న ప్రత్యేకాంధ్ర మహాసభ బ్రిటిషు సామ్రాజ్యవాదుల మోసాన్ని, వారి తొత్తు నైజాం సంస్థానపు దగాను స్పష్టంగా తెలుసుకోవాలి. బి. యన్. రావు పథకం ద్వారాగాని, బ్రిటిషు ప్లానువల్లగాని ఆంధ్ర ప్రజల ఆశయాలు నెరవేరవని గమనించాలి.

ఆంధ్ర ప్రజాభ్యుదయానికి అడ్డుగావున్న బ్రిటిషు పరిపాలనను, నైజాం సంస్థానాన్ని కూడ కూలదోయాలి. భారత స్వాతంత్ర్యాన్ని సాధించాలి. మూడుకోట్ల ఆంధ్రులు నివసించే విశాలమైన తెలుగుగడ్డపైన ప్రజారాజ్యాన్ని స్థాపించుకోవాలి.

అప్పుడే ఆంధ్రదేశం ఆర్థికంగా, పారిశ్రామికంగా పెంపొందుతుంది. ఆంధ్ర ప్రజలు విద్యావిజ్ఞానంతో, కళలతో వికసిల్లడానికి అవకాశ మేర్పడుతుంది. ఆంధ్రభూమి సస్యశ్యామలమై సౌభాగ్యంతో, ధనధాన్యాలతో అలరారుతుంది.

కాబట్టి కోట్ల ఆంధ్ర ప్రజల ఒకేఒక నినాదంగా వుండాలి :—

స్వతంత్ర భారత యూనియన్‌లో విశాలాంధ్ర ప్రజారాజ్యం కావాలి

బోనసులు ఇవ్వడంలో కాలహరణం

గన్నవరం, మార్చి 29

ధాన్యం బోనసు అప్లికేషన్లగడువు నవంబరు 16 తారీఖువరకు నిర్ణయించబడింది. ప్రభుత్వ నిర్ణయప్రకారం రైతులు 16 తారీఖు వరకు అప్లికేషన్లు పంపుకున్నారు ధాన్యం అందించేగడువు నవంబరు 30 వరకు నిర్ణయించబడినందున యీ తక్కువ కాలంలో ధాన్యం అందించుటకు రైతులు ఎక్కువకూలి అయినప్పటికి లెక్కచేయక వ్యయప్రయాసలకు ఓర్చి ప్రజలకు ఆహారం అందించినారు. యీ సందర్భములో ప్రభుత్వం రైతులకు బోనసు యిప్పటివరకూ యివ్వకుండా కాలహరణంచేసి ఆఫీసర్లు ఏవో కుంటిసాకులు చెప్పుతూ బోనసు ఎగవేయుటకు ప్రయత్నించుచున్నారు. యీ విషయంలో, యింత వరకు బూతుమిల్లిపాడు, అల్లాపురం, అప్పారావుపేట మొదలగు గ్రామ రైతులు గన్నవరం టి. యస్. ఓ గారి ఆఫీసుచుట్టూతిరుగుతున్నారు. ప్రభుత్వం రైతులకు బోనసు వెంటనే యివ్వాలని గన్నవరం తాలూకా రైతుసంఘ సహాయ కార్యదర్శి శాస్త్రి వీరరాఘవయ్యగారు వ్రాస్తున్నారు.

ప్రకటన

నిమ్నజాతులకు రేషన్ షాపులు

బెజవాడలో రైలులైనుకు తూర్పున రెండు రేషనింగ్‌కొట్లున్నూ, పడమర రెండుకొట్లున్ను నిమ్నజాతులవారు లైసెన్సుపొంది పెట్టుకొనుటకు గవర్నమెంటువారు శాంక్షను చేసినారు. లైసెన్సు నిమిత్తం నిమ్నజాతుల వారు వారియొక్క స్థితిగతులయొక్క వివరములతో 10-4-47 తారీఖులోగా క్రింది అడ్రసుకు దరఖాస్తులు పంపించవలెను. స్వంత పెట్టుబడితో వ్యాపారం చేయుటకు తాహతు గలవారు మాత్రమే దరఖాస్తు పెట్టవలెను.

సి. రాజగోపాలాచార్యులు,
ప్రసిడెంటు, రేషనింగ్ సహాయసంఘం, బెజవాడ

చందపర్రు జమీందారు దౌష్ట్యం

రైతులపై రౌడీల ప్రయోగం

పాలకొల్లు, మార్చి 25

పెద్దవ్యాపారి, మిల్లుయజమాని, కాంగ్రెస్‌వాదిగా చలామణి అవుతున్న అద్దేపల్లి సత్యనారాయణ జమీందారు 22-3-47 శనివారం పట్టపగలు 3 గంటలకు చందపర్రు గ్రామ రైతులు, స్త్రీలు పాలకొల్లుసంతకు సరుకులు కొనుటకై వస్తే, 60 మంది రౌడీలను ప్రోగుచేయించి కొట్టించాడు. మొత్తం 30 మందికి దెబ్బలు తగిలాయి. నక్కా సినవర్రయ్య అనువారికి చాలా ప్రమాదమైన గాయాలు తగిలాయి. వల్లకొండ వైపనహాయంగారి పైకిలు తుక్కు అవడమేగాకుండా ఆయనకు పెద్ద దెబ్బలు తగిలాయి. చందపర్రు ఆహార కమిటీ ప్రెసిడెంటు పరువు భీమయ్యగార్ని కూడా రౌడీలు కొట్టారు.

చందపర్రు గ్రామం జనాభా 1941 నాటికి 456. సుమారు 700 ఎకరాలు సాగుబడిలో వుంది. మొత్తంభూమిలో కొద్దిభూమిమాత్రమే ఆగ్రామప్రజలు సాగుచేసుకుంటున్నారు. మిగిలిందంతా పాలకొల్లుషాహుకార్లది ప్రక్కగ్రామాల రైతులు కౌలుకు చేస్తున్నారు. మగాణాలు చాలా ఎక్కువ. ఎకరానికి 14, 15 కూడా తీసుకుంటారు. ఇక జమీందారు దారుణాలకు అంతేలేదు. తనకువున్న స్వంతభూమి 25 ఎకరాలు. దానిలో నున్న కొబ్బరిచెట్లు ఒక్కొక్కటి నరికించేసుకొంటున్నాడు. ప్రజలను గ్రామాలనుండి లేవకొట్టి పాటిమట్టిని దబ్బు చేసుకుందుకు ప్రయత్నిస్తున్నాడు.

అసలు యీ గ్రామం కందుకూరి శివప్రసాదరావు జమీందారుది. ఆయనవద్దనుండి సలాది నాగభూషణంగారు, ఆయనచేతినుండి అద్దేపల్లి సత్యనారాయణగారికి చేరింది.

ఈ గ్రామంలో ప్రజల వుమ్మడి చెరువు ఒకటి వుంది. ఇదివరలో సలాది నాగభూషణంగారు పుప్పకాయలస్వామి స్థలంలో చెరువు త్రవ్వించి ప్రజలకు యిచ్చారు. ఆ రైతుకు వేరే స్థలం చూపెట్టారు. 60 సంవత్సరములనుండి ఆ చెరువుని వుపయోగించుకొంటున్నారు ప్రజలు. అది యిప్పుడు తనదంటాడు జమీందారు. చెరువులో దూడలు దిగకుండా చెరువుచుట్టూ కంచెవేస్తే దానిని తన మనుష్యులచేత పీకించాడు.

గ్రామంలోవున్న పాయఖానాస్థలం ప్రజలు ఉమ్మడిగా లోగడ లింగ గున్నేశ్వరరావుగారు వేసిన దావాల్లో నెగ్గారు. ఇప్పుడు ఈ స్థలం, ఆ చెరువు తనదేనంటూ దురాశతో పంచకాడు పెట్టమని రైతులను బలవంతపెట్టాడు. రైతులు నిరాకరించారు. రెండుసార్లు రైతులను పోలీసుస్టేషన్‌కు పిలిపించి భయపెట్టించాడు.

నక్కా వెంకటస్వామి అనే రైతు ఒక ఇంటి మట్టి తన స్థలంలో త్రవ్వుకుంటే తన స్థలంలో దేని జమీందారు దొంగకేసు పెట్టించాడు. లోగడ పాయఖానాలోనున్న తుమ్మలు తనవని వాటికోసం పాలకొల్లునుండి 160 మంది రౌడీలను పంపి ఆ గ్రామంలో అల్లరి చేయించాడు. ఇప్పుడు 16 గురిపై దొంగ కేసులు పెట్టి కోర్టుచుట్టూతిప్పుతున్నాడు.

ఈ పైదురంతాలు మాపుచేసుకుందుకు ప్రజాసేవకుడుగా చెలామణి అగుటకు ఉచితంగా బీదప్రజలకు పాలు యిస్తున్నానంటూ ప్రచారం చేసుకుంటున్నాడు.

ఇతను పాలకొల్లు కొమర్గోటితిప్ప తీర్దాల సహకారసంఘ అధ్యక్షుడుగావుండి చేసిన చేష్టలు ప్రజాశక్తి పాఠకులకు విదితమే.

యీ పరిస్థితులలో పైవిధంగా 22-3-47 పాలకొల్లు సంతలో చందపర్రు రైతులను తన రౌడీలచే కొట్టించాడు. అనేకవిధాల బాధిస్తున్నాడు.

అట్లప్రగడ అరెస్టులు

కరణం, సముద్దారుల కుట్ర

తిరువూరు, మార్చి 29

తిరువూరుతాలూకా రైతుసంఘ అర్గనైజరు మంతెం వీరభద్రరావుగారిలా వ్రాస్తున్నారు :

పింగళి రాధాకృష్ణయ్య (కంభంపాడు కరణం) ఒకప్పుడు, కోయూరు, అట్లప్రగడ, కంభంపాడు గ్రామాలకు సముద్దారుగా పనిచేశాడు. గోకరాజుపాలెం నుండి వట్టిచేతులతో వచ్చి రైతుల్ని హింసించి లక్షలపైగా సంపాదించాడు. నైజా దేశముఖులలాగా కొంత రౌడీలగుంపును చేరబట్టి చుట్టప్రక్కల గ్రామాలమీద దాడివేయించి ప్రజలను లొంగదీయటం ఈయనవృత్తి.

కొంతకాలంక్రితం, కాట్రగడ్డ రంగయ్య సత్యనారాయణగార్లు బుద్ధవరం నుంచి వచ్చి అట్లప్రగడలో స్థిరపడ్డారు. బోటి నైజాం నుస్స మేర్కొల్పారు. ఆలిబిల్లుగావుండ బొచ్చారు. ఇటువంటి కరణం రౌడీలను ప్రోగుచేసి వీరిపై దౌర్జన్యాలకు పూనుకున్నాడు. అట్లప్రగడ రైతులను ఒంటరొంటరిగాచూచి కొట్టించాడు. కంభంపాడుకు రాత్రి కోసం వచ్చిన దూము వీరారెడ్డిగారి 500 విలువగల బండిని పట్టపగలు నడిబజారులో రౌడీలు తగులబెట్టారు. జమలయ్య అనే రైతు బండి ఆకులు నరికారు: కొంతకాలం కేసులుకూడ నడిచాయి.

ప్రస్తుతం అట్లప్రగడ సముద్దారు వెంబారు వెంకటనారాయణ విరుద్ధేదగా వచ్చి యీ వుద్యోగంలో లక్షలపైగా సంపాదించాడు. రైతులపై తమపెత్తనం సాగించుకోవాలంటే కాట్రగడ్డ సత్యనారాయణగారు పన్నిశలాగా అడ్డుపడుతారు. ఈయన్ను సాధించటానికి అన్యాయాలకు, అక్రమాలకు పేరుపొందిన కరణంతో చేతులు కలిపాడు. పోలీసు సలహా చేశాడు.

రైతులు కొంతమంది స్వంత పెరళ్ళలోని చింతకాయలు కోసుకున్నారు. తమ ఎస్టేటు కాయ కొట్టుకపోయ్యారని, దొమ్మీకి వచ్చారని, భూముల వాదనలున్నాయని ఎస్టేటువారు పోలీసురిపోర్టు చేశారు. ప్రతి సంవత్సరం రైతులే చింతకాయ కొట్టుకుంటున్నారు.

ప్రస్తుతం సక్కిలు, పటిన్ స్పెక్టర్లు, తిరువూరు హెడ్‌కానిస్టేబులు జమీందారు మద్దతు ఇస్తున్నారు. లోగడ ఎస్.కోపాలు మాంగలను వారసం చేయుటకు రిజర్వులనుకూడ పిలిపించారు. అప్పుడు జిల్లా సూపరింటెండెంటు రిజర్వుతో వచ్చి విచారించగా వీరి రిపోర్టుల గుట్టు బయటపడింది.

అట్లప్రగడ ఎస్టేటు, కరణం కలిసి వీరి సాయం కోరారు. తిరువూరు సబిన్‌స్పెక్టరు తన అవుసరం మున్నంతవరకు ఎస్టేటు తయారుచేసిన సాక్షులను తెప్పించుకున్నారు. ముద్దాయిలు చెప్పేది వినలేదు. సాక్షులు చెప్పవలసింది తానే అడిగి వ్రాసుకున్నారు. ముగ్గురు వ్యక్తుల సుమారు 6 పట్ల గింజలేని సంచి అయ్యేకాయ (ఉదయం 10 గంటలనుండి సాయంత్రం 4 గంటలలోగా) కొట్టారని చెప్పిందారు. 6 పుట్లసంచి అయ్యేకాయ ముగ్గురు కొట్టారంటే ఎంత అసంభవమో తెలుసుకోవచ్చు. ఇందుకుగాను 7 గురు రైతులను 26-3-47 తేదీన అరెస్టుచేశారు. అరెస్టయినవారిలో 70 సంవత్సరాల ముదుసలి కూడ ఉన్నారు.

కాట్రగడ్డ సత్యనారాయణ జమీందారు భూములను అక్రమంగా ఆక్రమించుకున్నారని, రైతులు కొట్టుకోపోయ్యారని, యీ దొమ్మీకొచ్చారని, కమ్యూనిస్టులని, నాయకులు చెప్పి జామీను యివ్వకుండా అడ్డుపెట్టారు.

నాయకత్వం లేని అవకాశం చూచి, ఎస్టేటు, కరణం, మునసబులు, అట్లప్రగడ, కంభంపాడు ప్రజలను భయపెట్టాలని చూస్తున్నారు. కరణం మనుష్యులు ఆ పని కైతే పుదరంగా చెప్పుకోవచ్చునని, జాలీలు రద్దు చేయడానికి ఎస్టేటు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ అవకాశాన్ని కొందరు రౌడీలను ప్రజలపైదాడికి తయారుచేస్తున్నారు. తమ తెరచు మాట్లాడినవారిని తప్పిస్తామని, జైల్లో వేస్తామని కరణం పగ్గెరావు బహిరంగంగా చెప్పుతున్నాడు.

జామీను కేసులు పెట్టించేందుకు కుట్రలు పన్నుతున్నారు. ఈ విధంగా తాలూకాలో పెరుగుతూవుండగా జమీందార్లు, పోలీసులు కలిసి పత్రికల ప్రజల గ్రామాన్ని అణచుటకు పూనుకున్నారు. కాని, గోదిరేకడ్డి శంకరం వెంటనే కుతూహలమునేర్చి, యీ పోలీసు, జమీందార్ల కుట్రలను భగ్నపరచేందుకు తీవ్రాందోళనచేసి ప్రభుత్వం పోలీసులపై చర్యతీసుకోనేటట్లుగా చేయాలని కోరుతున్నాను.

మతద్వేషాన్ని రెచ్చగొట్టే వ్రాతలు!

కొత్త వైస్రాయి: 'జన్మభూమి' ప్రార్థన

రాజకీయాలలో విభేదాలుండటం సహజం. వివిధ పార్టీలవారు పొందాడుల రాజకీయ విధానాలను తీవ్రంగా విమర్శించుకోవటమూ సహజమే.

కాని అవి వ్యక్తుల దూషణగానూ, ఒకరి నొకరు నాశనంకావాలనే (ముర్దాబాద్) తిట్లుగానూ పరిణమించడం మాత్రం క్షంతవ్యం కాదు అలా చేయడంవల్లనే హిందూ-ముస్లిం కలహాలు దేశమంతటా రేగుతున్నాయి. రెచ్చగొట్టిన బ్రిటిషు సామ్రాజ్యవాదులు "గిల్లికజ్జాలపాడినట్లుగా" సంతోషంతో కులుకుతున్నారు.

మతద్వేషాలను రెచ్చగొట్టడానికి పత్రికల వ్రాతలు ఎలా ఉపయోగపడతాయో చూడడానికి మార్చి 29 తేదీ 'జన్మభూమి,' సంపాదకీయంలోనుండి కొన్ని ఉదాహరణలు యిస్తున్నాను :-

"బో! రజిగుందా! స్లేటుమారిందా!" అనే శీర్షికతో యిలా ప్రారంభమవుతుంది: జిన్నాకీ మందీ ముస్లింలీగు నాయకులు ఆసిందల్లా ఆట, పాడిందల్లా పాట అవుగూ వచ్చింది"

ఇంకా ముస్లింలీగును, వారి నాయకులు జిన్నాను యిలా వర్ణిస్తుంది:

"మొండి ఠెంపరితనంలో ముస్లింలీగుదే పారితోషికం జనాబ్ జిన్నాగారంటి పేదిరోడు పుట్టబోడు, పెరగబోడు. పాకిస్తాన్ అనే గాలిమేడ ఒకటికట్టి యింతగల్లంతు చేస్తున్నారు."

"బ్రిటిష్ అండ వెనుక వుండటంచేత మొన్న వెంటాయుబేషాలు వేసినా చెల్లిపోయింది. అది జన్మభూమి అంగీకరించింది కాని మళ్ళీ తానే బ్రిటిష్ వైస్రాయి 'మౌంటుబాటన్' ఏదో తప్పితం తెస్తారనే ఆశపడుతూంది. జిన్నాకు గాస్త అణుగుతుందని సంతోషపడుతూంది.

"ఢిల్లీ 20 ఫిబ్రవరి ప్రకటనపై అన్ని పార్టీలు అభిప్రాయాలిచ్చినా జిన్నా యింతవరకు తనహోరు విప్పలేదు. ఈ ఉలిపికట్టె దారివేరు. కాని ఎన్నాళ్ళట్లు మూగనోరు ?" అని ఆక్షేపించింది. మౌంటుబాటన్ వచ్చాడు యింక జిన్నా ఆటసాగదంటూ యిలా వ్రాసింది.

"ఇస్లాం మతమంటే సగమెరుకగల జిన్నాసాహెబుకు నేడు ఖురాన్ ప్రమాదాలు చెప్పవలసి వస్తున్నది. మునుపటి దీవాలు, ఉంకాలు మారినవి" అని చెప్పపోదించింది. ఆ క్రింది మాటలతో సంపాదకీయం ముగిసింది:

"మొత్తంమీద ముస్లింలీగు నేడు పయోమయ పిశాచగ్రస్తమయింది! గోముఖవ్యాఘ్రము దొరా! జిన్నాను ఓడించుటా లెండు నాయకులా! ఇది చిత్తభ్రమకారమా! లేక బోరడగుంచా! లేక స్లేటు మారిందా! అదో లండో మౌంటుబాటన్ సమావేశంలో వెంటనే తేలిపోతుంది."

బ్రిటిషువారు భారతప్రజలందరికీ శత్రువనే ఇంగిత జ్ఞానం పోయింది. ముస్లింలీగు, హిందువులపై ద్వేషం పురికొల్పుతూంది. అల్లాగే నట్టాలింది 'జన్మభూమి' వైస్రాయి మౌంటుబాటన్ మిత్రుడయ్యాడు. లీగుపైన, జిన్నాపైనా కారాలు-మిరియాలునూరుతుంది. ఇలాంటి దౌర్జన్యపు ప్రచారమే దేశంలోని మతకలహాలు రేపుతూంది. బ్రిటిషుసామ్రాజ్యవాదుల అటలు సాగిపోతున్నాయి. వాళ్ళ కత్తు దల్లితుతున్నాయి.

• • •

ఒకవైపున 'జన్మభూమి' ఆ విధంగా మతకలహాలను రెచ్చగొడుతూ, రెండో వైపున అర్మరల్ మౌంటుబాటన్ ప్రభువును కీర్తిస్తుంది.

30 వ తేదీ సంపాదకీయంలో బీహారు పోలీసు సమ్మెనుగురించి ఏమివ్రాసిందో చూడండి.

"బీహారులో బయలుదేరిన పోలీసుతిరుగుబాటు నానాటికి క్రుతిమించుతున్నది. ప్రభుత్వము మిలిటరీని దాహాటంగా వినియోగిస్తున్నది" అని సంతృప్తిని వెల్లడించింది.

"సమ్మెచేస్తున్న పోలీసులపై కేసులు పెట్టి విచారించి శిక్షలు వేస్తున్నారు. ఒకవేళ యెవరైనా ఎదురు తిరుగుతున్నట్లయితే, వారిని మిలటరీకి వప్పగిస్తున్నారు" అని సంతోషించింది.

"బీహారు పోలీసు సంఘ అధ్యక్షుడు రామానందతివారీ దొరటీ చూడగా అతడొక మేటి విప్లవ నాయకుడుగా సవిచేస్తున్నట్లున్నాడు గాని, మామూలు గవర్నమెంటు సవుకరుగా కనబడడు. అతనివెనుక యేదో హాంగు వుండివుంటుంది.

"బీహారు ప్రభావానికి వచ్చిన రిపోర్టులను బట్టి యీ పోలీసు తిరుగుబాటుకు కమ్యూనిస్టులు కారకులట. అందులో ఆశ్చర్యమేమున్నది? ముస్లింలీగు లోకగా వుంది, యెక్కడ వీలైతే అక్కడ చిచ్చు ముట్టించడానికి వారెప్పుడూ సిద్ధమే. యూరపుదేశంలోనే గాక ప్రాచ్యదేశాలకు కూడా కమ్యూనిజం ప్రాకింది. ఇండియాలో నిరుడు అంటువ్యాధివలె వ్యాపించిన సమ్మెల పరంపరను బట్టి కమ్యూనిస్టు దుర్మార్గం ప్రబలుతున్నదనే అనుమానం కలిగింది రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగామేల్కొని ప్రజారక్షణ చట్టంఅంటూ కొన్నిచర్య దళానుసారం చేసినదుండటుత్వరం కొంత అణిగింది" — అని సిట్టూర్పు విడిచింది. ఇంకా యిలా వ్రాసింది:

"దండనీతి సరిగా ఉపయోగించిననాడు గాని, యటువంటి తిరుగుబాటు లణగవు అప్పటికుగాని సర్వజనులకు క్షేమంకలుగదు"

"వచ్చే 15 నెలలోనూ దేశంలో శాంతి భద్రతలు నెలకొల్పడం అతని ప్రథమ కర్తవ్యం" అని కొత్త వైస్రాయి మౌంటుబాటన్‌ను కీర్తించడంతో సంపాదకీయం ముగిసింది.

సామ్రాజ్యవాదులు సంతోషించేట్లుగా 'జన్మభూమి' హిందూ - ముస్లిం ద్వేషాన్ని రెచ్చగొడుతూంది, సామ్రాజ్యవాదులవలనే ఉదవసోషితోసం జరుగుతున్న సమ్మెలను 'కమ్యూనిస్టుల దుర్మార్గం' అంటున్నది. దండనీతితో అణచివేయమని, శాంతి భద్రతలను కాపాడమని బ్రిటిష్ వైస్రాయిని ప్రార్థించుతూంది!

దేశానికి ఎంత ద్రోహం! ఎంత పతనం!

ఏలూరు జూట్ కార్మికుల సమ్మెను కాంగ్రెసు ప్రభుత్వం పరిష్కరించాలి

రాష్ట్ర ట్రేడ్‌యూనియన్ కౌన్సిల్ ప్రకటన

ఏలూరు, ఏప్రిల్ 1

ఆంధ్రరాష్ట్ర ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ ఈ క్రింది ప్రకటన చేస్తోంది :

900 మంది ఏలూరు జ్యూట్ మిల్లు కార్మికులు జీతాలు, కరువుభత్యం హెచ్చింపుల కొరకు మార్చి 3 నుంచి సమ్మెచేస్తున్నారు. లోగడ యిస్తున్న 11 రూపాయల కరువు భత్యం కాక యింకొక 4-8-0 ఇవ్వడానికి జిల్లా కలెక్టరు ఎదుట అంగీకరించిన యజమానులు, ప్రభుత్వం అడ్జూడికేటరును నియమించబోతున్నదనే విషయాన్ని లేబరు కమీషనర్‌నుంచి తెలుసుకోగానే, సమాధానానికి కట్టుబడియుండ నిరాకరించారు. దీనికితోడు, మూడు సంవత్సరాల వరకు యూనియన్ సభ్యులుగా చేరకుండా వుంటామని వ్రాసిస్తే, పరిష్కారానికి సిద్ధమేనంటూ యూనియన్‌ను నాశనం చేయచూస్తున్నారు.

జిల్లా కలెక్టరు తన అధికారాన్ని యజమానులపై వుపయోగించి, కార్మికులతో సమాధానం కుదుర్చుకొనేట్టుగా వత్తిడిచేయవలసింది పోయి, సంఘంలో సభ్యత్వాన్ని వదులుకుంటామని వ్రాసియివ్వమని ఈ కార్మికులను వత్తిడి చేస్తున్నాడు. దీనికితోడు లోగడ వుపసంహరించుకున్న 144 సెక్షను యీ సమ్మెను అణచడానికి తిరిగి ప్రయోగించాడు.

స్థానికాధికారులు యజమానులతోకలిసి, కార్మికుల కనీస కోర్కెలను నిరాకరించటంలో, వీరి సంఘహక్కును నాశనంచేసే ప్రయత్నాలలో యెక్కడలేని ప్రోత్సాహం యిస్తుంటే నెలల తరబడి 144 సెక్షను అమలు జరుపుతూ, కార్మికుల న్యాయమైన పోరాటాలతోపాటుగా సాధారణ పౌరసత్వ హక్కులను సహితం భగ్నపరుస్తుంటే కాంగ్రెసు మంత్రివర్గం మౌనవ్రతం వహించి కూర్చోటం దాంగ్రెసువారిపై న్యాయమైన విషయం. స్థానికాధికార్ల, యజమాన్ల నిరంకుశ వైఖరిని అరికట్టి కార్మికుల న్యాయమైన కోర్కెలను అంగీకరింప చేయవలసిన బాధ్యత కాంగ్రెసు మంత్రివర్గం పైయున్నది.

ప్రభుత్వం అడ్జూడికేటరును నియమించబోతున్నామని చెప్పి, యింతవరకూ అతనిని నియమించకపోవటంకూడా యజమానులు మొండితనం వహించి వుండేందుకు యెంతో ప్రోత్సాహమిస్తున్నది. ఈ విలంబనాన్ని విడిచి ప్రభుత్వం వెంటనే అడ్జూడికేటరును నియమించి కార్మికసంఘం కోరిన కోర్కెలన్నిటిపైన విచారణ జరిపేటట్లు చూడాలి.

అడ్జూడికేటరు తీర్పును ప్రకటించేలోపుగా జీతముల, కరువుభత్యం విషయంలో యింటీరియం రిలీఫ్ యజమాన్లు యిచ్చేట్లు చూడాలి. అందరిని బేషరతుగా పనిలో పెట్టుకునేట్లు, విక్టిమైజ్ చేయకుండా వుండేట్లు, సమ్మెరోజులకు జీతం యిచ్చేట్లు ప్రభుత్వం చూడాలి. 144వ సెక్షన్ వెంటనే రద్దుచేయించాలి.

ధనికవర్గ యజమాన్లు ప్రభుత్వాధికార్ల పూర్తిమద్దతుతీసుకొని, కార్మికుల కోర్కెలను నిరాకరించి, వారి సంఘాన్ని, పోరాటాన్ని నాశనంచేయ చూస్తుంటే, కార్మికవర్గం సహిస్తుందా? ఏలూరు జ్యూట్ కార్మికులకు అండగానిలబడి వారి కోర్కెలంగీకరించమని తీవ్ర ఆందోళన చేయాలి. స్థానికాధికారుల జులుము అరికట్టమని కాంగ్రెసు మంత్రివర్గంపై వత్తిడి తీసుకురావాలి. దాదాపు నెలరోజులనుండి సమ్మె చేస్తున్న కార్మికులకు విరాళాలిచ్చి తోడ్పడండి.

రైస్ ఆయిల్ కార్మికుల స్థితిగతులు

విచారణకమిటీ తతంగం

బెజవాడ, మార్చి 31

ఆంధ్రరాష్ట్ర ట్రేడ్‌యూనియన్ కౌన్సిల్ యిలా ప్రకటిస్తోంది.

ఆంధ్రదేశంలో రైసు, ఆయిల్‌మిల్లులలోని కార్మికుల పరిస్థితులు చాలా అధ్వాన్నంగా వున్నాయి. కార్మికులు సంఘాలు స్థాపించుకొని ఎంతోకాలంనుండి తమ హక్కులకొరకు పోరాడుతున్నారు. కార్మికశక్తిని ప్రభుత్వం నిర్లక్ష్యం చేయలేకపోయింది. కార్మికుల పరిస్థితులను విచారించి రిపోర్టు ప్రకటించవలసినదిగా రావుబహద్దర్ యు. రామప్పగారిని నియమించింది. కార్మిక సంఘాలన్నిటికి ముందుగా తన కార్యక్రమాన్ని తెలియజేయవలసిన బాధ్యత వుండగా, రామప్పగారు హఠాత్తుగా 29-3-47 తేదీన వచ్చి వెళ్ళిపోయాడు.

అసలు విచారణ కర్తలను వేసేటప్పుడు సమస్యలు సమగ్రంగా తెలిసినవారినే వేయాలి. ఎవరో రిటైర్డు జడ్జీలనువేస్తే వారు ఏమిచేయగలరు? అదీగాక వారు వచ్చేముందుగా కార్మిక సంఘాలకు తెలియచేస్తే అవితగిన సాక్ష్యాన్ని సేకరించి కమిటీకి సహాయపడతాయి. ఇట్లా జరగకపోతే కమిటీకి వాస్తవిక పరిస్థితులు తెలియవు. విచారణ తతంగంగానే వుండిపోతుంది.

విచారణకర్త ప్రధాన కార్మిక కేంద్రాలకు వెళ్ళి కార్మికసంఘాలతో సంప్రతించాలని, ఫ్యాక్టరీలు, కార్మికుల యిండ్లు మొదలగునవి తాను స్వయంగా చూడాలని, కార్మిక సంఘాలన్నీ ప్రభుత్వానికి వెంటనే తెలియచేయాలి.

సీజన్ కార్మికులకు నెల జీతం రు. 30

ఉయ్యూరు సుగర్ కార్మికుల తీర్మానం

ఉయ్యూరు, మార్చి 30

నిన్న సమావేశమైన ఉయ్యూరు సుగర్ ఫ్యాక్టరీ కార్మిక సంఘ సాధారణ సభ్యుల సమావేశంలో, సీజను వర్కర్లకు నెలకు రు. 35 చొ॥ జీతం నిర్ణయించాలని, బోనసు యివ్వాలని, ఇళ్ళు కట్టించి యివ్వాలని, అంతవరకూ యింటి అద్దె అలవెన్సు యివ్వాలని, కార్మికులకు ప్రత్యేకంగా బట్టల రేషనుషాపు వుండాలని కోరుతూ తీర్మానించబడింది.

తరవాత కొత్త సంవత్సరానికి కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

కొడవలూరు మిల్లులో కూలిరేట్ల హెచ్చింపు

కార్మికుల ఐక్యకృషిఫలితం

కొడవలూరు, మార్చి 28

కొడవలూరులోని రైసుమిల్లులకార్మికులు జీతాలు హెచ్చింపుదలకోరుతూ, యీనెల 19 వ తేదీని సమ్మెచేశారు. తత్ఫలితంగా స్త్రీ కార్మికులకు దినకూలి 8 అణాలనుండి 10 అణాలకు, పురుషులకు 1 రూపాయినుండి రు 1-4-0 కు పెంచబడింది. కంట్రాక్టు కూలీలకు పుట్టికి రు 3-8-0 నుండి రు 4 కు హెచ్చింపబడింది.

తక్కిన మిల్లుల్లోకూడా యీ విధంగా వేతనాలు పెంచవలసి వచ్చింది. డ్రైవర్లు, గుమాస్తాలుగూడా జీతాలపెంపుదలకోసమూ, బోనసులకోసమూ ఆందోళన చేయడానికి సిద్ధపడుతున్నారు.

గుంటూరు చైర్‌మన్ దొంగవ్యాపారమా?

గుంటూరు, మార్చి 31

గుంటూరు సెంట్రల్ రేషనింగు ఆఫీసరు ఎస్. హెచ్. దేవరాజ్‌గారు గుంటూరు మునిసిపల్ చైర్మన్ టి. జాలయ్యగారి మిల్లులు సోదాచేశారు.

మిల్లులో ఒక గిడ్డంగిద్వారం తెరిచివుండి దానిలో పూర్తిగా కప్పవేయబడివుంది. రేషనింగు ఆఫీసరు తలుపు తీయించి చూస్తే లోపల 82 బస్తాల ఒకటోరకం ధాన్యం వున్నాయి.

జాలయ్యగారికి చెందిన మరొక ఫ్యాక్టరీని కూడా రేషనింగు ఆఫీసరు తనిఖీచేశారు. అక్కడ వుండవలసిన దానికంటె సరుకునిల్వతో పెద్దకొరత కనబడింది.

ఈ జాలయ్యగారిపై యిదివరలో దొంగ వ్యాపారనేరమొకటి మోపబడి కోర్టులో విచారణలోవుంది.

కృష్ణాజిల్లా ప్రాథమికోపాధ్యాయ సంఘాల సమ్మె బ్యాలట్

పలుప్రదేశాలలో సమ్మెచేయాలని నిర్ణయం

నెప్పల్లి, మార్చి 30

కృష్ణాజిల్లా ప్రాథమికోపాధ్యాయ మహాసభ ఆదేశానుసారం సమ్మె బ్యాలెట్ తీసుకోడానికి 22-3-47 తేదీన బెజవాడ తాలూకా కోలవెన్ను సెంటరు ఉపాధ్యాయులు సమావేశమైనారు. శ్రీ సింగరాజు త్రిపురాంతకం గారు అధ్యక్షత వహించారు. మొత్తం 31 మంది ఉపాధ్యాయులు హాజరయ్యారు. సమ్మెకు రహస్యబ్యాలట్ తీసుకోవటం జరిగింది.

29 గురు సమ్మెకు అనుకూలంగాను, ఇద్దరు వ్యతిరేకంగాను ఓటుచేసినట్లు ప్రకటించబడింది.

తిరువూరులో సమ్మెకు నిర్ణయం

తిరువూరు, మార్చి 30

కొండూరు సెంటరుక్లాసు ఉపాధ్యాయుల సమావేశమై ఉపాధ్యాయులు తమ కనీస కోర్కెలను నెరవేర్చుకోవాలనిచో జీవితమే దుర్భరమవుతుందని అందుచే ఉపాధ్యాయులందరూ సమ్మెచేయాలని యేకగ్రీవంగా తీర్మానించారు.

సమ్మెద్వారా హక్కులు సాధించాలి

విస్సన్నపేట, మార్చి 30

15-3-47 వ తేదీన విస్సన్నపేట సెంటరు ఉపాధ్యాయులు సమావేశమై కాంగ్రెసు ప్రభుత్వం ఉపాధ్యాయుల ఆందోళనను గుర్తించలేదు. గనుక "సమ్మె" ఒక్కటే మిగిలిన సాధనమని నిర్ణయించి సమ్మెకు యేకగ్రీవంగా అంగీకరించారు.

సమ్మెచేస్తామని ప్రభుత్వానికి నోటీసు

తిరుచునాపల్లి, మార్చి 31

తిరుచునాపల్లి జిల్లాఉపాధ్యాయులయాక్షన్ కమిటీ ప్రభుత్వం తమ కోర్కెలను నెరవేర్చనిచో సమ్మెచేయుటకు నిర్ణయించినామని ప్రభుత్వానికి నోటీసు యిచ్చారు.

తెల్లిచేరిలో సమ్మెకు నిర్ణయం

తెల్లిచేరి, ఏప్రిల్ 1

తెల్లిచేరి ప్రాథమికోపాధ్యాయులు పి. యమ్. కున్హిరామన్ నంబియార్‌గారి అధ్యక్షతన సమావేశమై జూన్ 15 నుండి సమ్మెచేయడానికి నిర్ణయం చేశారు.

మధురలో సమ్మె ప్రయత్నాలు

మధుర, మార్చి 31

మధుర ఉపాధ్యాయుల అత్యవసర సమావేశంలో సమ్మె తేదీ నిర్ణయించడానికి త్వరలో రాష్ట్ర సమావేశం యేర్పాటు చేయాలని నిర్ణయించారు.

లక్ష యిరవైవేల టీచర్లసమ్మె

కలకత్తా, ఏప్రియల్ 2

బెంగాల్‌లో 4000 పాఠశాలలో పనిచేస్తున్న లక్షయిరవైవేల ప్రాథమికోపాధ్యాయులు తమ కనీస కోర్కెలకొరకు నేటినుండి సమ్మెచేస్తున్నారు.

ఉపాధ్యాయులకోర్కెలు బలపర్చాలి

బెజవాడ, ఏప్రియల్ 2

కృష్ణాజిల్లా మహిళాసంఘ అధ్యక్షురాలు మానికొండ సూర్యావతిగారు యీ దిగువ ప్రకటన చేస్తున్నారు :

మన పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పి, విజ్ఞానవంతులనుగా తయారుచేసి సమాజాభివృద్ధికి తోడ్పడుటలో ఉపాధ్యాయులు ప్రధానబాధ్యత వహిస్తారు. సమాజాభ్యున్నతికి తీవ్రగ్రంగా పనిచేసే అట్టి ఉపాధ్యాయులు నేడెంతో నికృష్ట జీవిత మనుభవిస్తున్నారు. వారికిచ్చే స్వల్ప వేతనాలతో ధరలు విపరీతంగా పెరిగిన ఈ రోజులలో వారి కుటుంబం గడపుటే కష్టమౌతోంది. ఇక స్త్రీ ఉపాధ్యాయుల సంగతి అంతకంటే హీనం. మామూలు సమయాలలోనే ఇంటిబాధ్యతలు నిర్వహించుకొంటూ ఉపాధ్యాయ వృత్తిలో ఏ మాత్రం విశ్రాంతిలేక అవస్థలు పడుతూంటే అట్టివారికి ప్రసూతి ముందుగాని, తర్వాతగాని జీతంమీద తగినంత సెలవులు లేవు. ఈ కష్టాలకుతోడు ఉపాధ్యాయులకు స్వతంత్ర భావాలను వెలిబుచ్చుటకు గాని, ప్రజావుద్యమాలతో ఎట్టి సంబంధం పెట్టుకొనుటకుగాని అవకాశంలేని దారిన స్థితిలో వున్నారు. గవర్నమెంటు శాసనాలు యిందుకు అడ్డం వస్తున్నాయి.

ఉపాధ్యాయులు తమ దైన్యస్థితిని తెలుసుకొని సంఘాల నేర్పరచుకున్నారు. తమకు న్యాయం కలుగజేయాలని ప్రజామంత్రుల వద్దకు అనేక రాయబారాలు నడిపారు. అన్నీ విఫలమైనవిమ్మట సమ్మెకుసిద్ధమౌతున్నారు. వారి న్యాయమైన కనీస కోర్కెలు తీరక సమ్మెయే చేస్తే మన పిల్లల విద్యాభివృద్ధి కుంటుపడుతుంది. మన పిల్లల విజ్ఞానాభివృద్ధి కుంటుపడకుండా భావి పౌరులుగా తయారు చేసుకొనవలసిన భారం, బాధ్యత ముఖ్యంగా తల్లులమైన మనందరిమీద వుంది. అట్టి అభివృద్ధికి కారకులైన ఉపాధ్యాయుల కనీస కోర్కెలను వెంటనే తీర్చాలని మహిళా సంఘాలన్నీ ఆందోళనచేసి ఉపాధ్యాయుల కనీస కోర్కెలు నెరవేరేలా చూడాలని కోరుతున్నాను.

కడపజిల్లా ప్రథమ టీచర్ల మహాసభ

ఏప్రిల్ 6న కడపలో జరుగుతుంది

కడపజిల్లా ప్రాథమికోపాధ్యాయ మహాజనసభ శ్రీ వై. ఏ. సుబ్బయ్య బి. ఏ. బి. యల్. టి. గారి అధ్యక్షతన 6-4-47న కడప మునిసిపల్ హైస్కూలులో జరుగుతుంది.

వెల్లూరు జైలు వార్డర్లు జీతాలు తీసుకోలేదు

వెల్లూరు, ఏప్రిల్ 1

వెల్లూరు సెంట్రల్ జైలు, స్త్రీల జైలుకు సంబంధించిన 103 గురు వార్డర్లు జీతాలు తీసుకోలేదు.

వార్డర్లకు యిస్తున్న జీతాలు చాలవని, పని చాల యెక్కువగా వున్నదని అందుచే పని తగ్గించి జీతాలు పెంచాలని వారు కోరేరు.

మద్రాసు పోలీసులు జీతాలు నిరాకరించారు

మద్రాసు, ఏప్రియల్ 2

మద్రాసు పోలీసుకానిస్టేబుల్సు ఈనెల కూడా జీతాలు తీసుకోవనిరాకరించారని తెలుస్తూంది.

ప్రభుత్వం యీమధ్య ప్రకటించిన పోలీసు జీతాలపెంపుదల వారికేమాత్రము సంతృప్తికరంగా లేదని అందుచే పోలీసుకానిస్టేబుల్సు చాలామంది జీతాలుతీసుకోలేదని తెలుస్తోంది.

లేఖలు

*

ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు కాఠిన్యం

అత్తిలి, మార్చి 31

తణుకు తాలూకా అత్తిలి గ్రామ పంచాయితీబోర్డు ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుమూలా కావటికి మేస్త్రీ షేకల్లీయు సమ్మెకుపూర్వం వర్కర్లచే వెట్టిచేయించుకొనేవారు. సమ్మెమూలంగా వర్కర్లు వైకల్యంతో వారికి వెట్టి నిరాకరిస్తున్నారు. అందువల్ల వర్కర్లను నానా ఇబ్బందులు పెడుతున్నారు. కావటి మేస్త్రీ షేకల్లీ, తన మేకలకు ఆకు తెచ్చుటకు వర్కర్లు నిరాకరించుటవల్ల ... వెయ్యక ఆబ్సెంటు వెయ్యటం, ... చాడీలు ఆఫీసరుగారితో చెప్పి ... జరుగుతోంది. ఆఫీసరుగారుకూడా వర్కర్లు తమ ఇంటివద్ద వెట్టి నిరాకరించటం మూలంగా చాలా కఠినంగా ప్రవర్తిస్తున్నారు.

ఈ మధ్య గ్రామంలో ఇళ్ళు కాలిపోయిన సందర్భంలో వర్కర్లు 24 గంటలు శ్రమపడి ఆ ప్రదేశానికి కుట్రపర్చినప్పటికీ, వారికి అన్యాయంగా రెండు రూపాయలు జరిమానా విధించినారు. వీరు పనిచేయు సందర్భంలో పంచాయితీబోర్డు మెంబర్లు దగ్గరే యుండుటవల్ల బోర్డు మీటింగులో ఆఫీసరుగారి అక్రమ చర్యను నిరసించి జరిమానాలు రద్దుచేయమని పట్టుబట్టారు. కాని, కావటికి ... టికి మూడేకాళ్ళు అన్నట్లుగా ఆఫీసరుగారు మొండిపట్టుదల వహిస్తున్నారు.

— కొంపెర్ల సూర్యనారాయణ

*

ధాన్యం కమిషన్‌దార్లపై అమ్మకంపన్ను

కలిదిండి, మార్చి 27

మేము 1945-46 సం॥ రు 150-0-0 చెల్లించి కమీషను వ్యాపారం చేసుకొనుటకు లైసెన్సు కమర్షియల్ టాక్సు ఆఫీసరు వారివల్లపొంది వ్యాపారం చేసియున్నాము. మేము గ్రామాదులనుండి మిల్లువారిచ్చిన ఆర్డరుప్రకారం రైతులవద్ద ధాన్యంకొని మిల్లులకు వప్లయిచేసి సదరు మిల్లువారు యిచ్చిన సొమ్ములలో మా కమీషను అణా పోను మిగతాసొమ్ము తద్రంగా తిరిగి రైతులకు యిచ్చుచున్నాము. అట్లా మేముచేయు కాయకష్టముకు పైన సుదహరించిన అణా మాత్రమే కమీషనుక్రింద ముట్టుచున్నది. యిదేప్రకారం సేల్సుటాక్సు అమలులోకి వచ్చిన 1939 సం॥ లగాయతూ మేము వ్యాపారం చేయుచున్నాము. ఈ పరిస్థితులలో యిప్పుడు గవర్నమెంటువారు అమ్మిన ధాన్యంధర అంతకుమీరే కర్తలని పుస్తకములు తనిఖీచేసి ఏవో వంకచెప్పుతూ అమ్మకంపన్ను కట్టవలసినదిగా ఒత్తిడిచేసి వసూలు చేయుచున్నారు. మాకువచ్చే అణా కమీషనులోను లైసెన్సుఫీజు డిపార్టుమెంటు చుట్టూ లెక్కలు తనిఖీనిమిత్తం తిరుగుటకు అయిన ఖర్చుక్రింద వచ్చేఅణాలో అర్ధణా అయిపోతుంది. అనగా మాకు అర్ధణా మాత్రం మిగులును. అట్టిమెడ ప్రస్తుతం ధాన్యంధర విలువమబట్టి బస్తా 1కి రు 0-2-0 చొప్పున అమ్మకంపన్ను కట్టవలసినదిగా నిర్బంధించుట యెంత న్యాయమో, గవర్నమెంటువారు ఆలోచించి దానినివిధిగా రద్దు పరచ కోరుచున్నాము.

కాకరపర్తి వెంకటవీరరాజుగారు.

తూ. గో. ఫ్యాక్టరీ కార్మిక ప్రతినిధుల సమావేశం

పందలపాకలో, ఏప్రిల్ 6 వ

తూర్పుగోదావరిజిల్లా రైస్ అండ్ ఆయిల్ ఫ్యాక్టరీ కార్మిక ప్రతినిధుల సమావేశము 6-4-47 వ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు పందలపాక లేబరు యూనియన్ ఆఫీసులో జరుగుతుంది జిల్లాలోని ప్రతి ఫ్యాక్టరీనుండి ప్రతినిధులు రావాలని సమావేశకర్త మద్దుకూరి రంగారావు (జిల్లా ట్రేడ్ యూనియన్ కౌన్సిల్) ప్రకటిస్తున్నారు.

గ్రీసులోని రష్యారాయబారిని వెనక్కు రప్పించారు

గ్రీకు ప్రభుత్వ విధానంపట్ల నిరసన

ఏథెన్సు, ఏప్రియల్ 3

గ్రీసులోని సోవియటు రాయబారి అడ్మిరల్ రోడియనోవ్ తన కార్యాలయోద్యోగులందరితోపాటు శుక్రవారంనాడే రష్యా వెళ్ళిపోతున్నారు.

సోవియటుకు సంబంధించిన వ్యవహారాలను చూస్తుండడానికి ఒక ఉద్యోగినిమాత్రం ఉంచుతున్నారు.

ప్రస్తుత గ్రీకుప్రభుత్వం పూర్తిగా సోవియటు వ్యతిరేక విధానాన్ననుసరిస్తున్నదని అంటిస్తూ, సోవియటు రాయబారి కొద్దిరోజులం తమే గ్రీకు ప్రభుత్వానికి ఒక తాఖీదు అందజేశారు.

గ్రీకు ప్రభుత్వం అనుసరిస్తూన్న ఫాసిస్టు విధానంపట్ల తీవ్ర నిరసన సూచకంగానే సోవియటు ఈ చర్య తీసుకొన్నదని రాజకీయవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ ప్రభుత్వంతో సోవియటు పూర్తిగా సంబంధాలు తెంచుకోవచ్చుననికూడా అనుకుంటున్నారు.

గ్రీకు ఫాసిస్టు ప్రభుత్వాన్ని బలపరచాలని అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికిది ఎదురుదెబ్బ అని ప్రాన్సులో రాజకీయవర్గాల అభిప్రాయం.

అమెరికా విధానంపై ఎలియట్ రూజ్వెల్టు ఖండన

న్యూయార్కు, ఏప్రిల్ 1

"ట్రూమన్ ప్రభుత్వచర్యలు మిత్రరాజ్యసమితి మూలసూత్రాలనే దెబ్బతీస్తున్నాయి." అని ఎలియట్ రూజ్వెల్టు, "అమెరికన్ హృదయ కాముకులసంఘం" వారు గ్రీసు, టర్కీ సమస్యను గురించి చిన్న ఏర్పాటు చేసిన సభలో ఉపన్యసించారు.

ఎలియట్ రూజ్వెల్టు, లోగడ అమెరికా అధ్యక్షునిగా ఉండిన రూజ్వెల్టు కొడుకు. రూజ్వెల్టుయొక్క అభివృద్ధికర విధానాన్ని వదిలించిన ట్రూమన్ ప్రభుత్వాన్ని హెన్రీ వాలెస్‌తోపాటు, ఎలియట్ మొదటినుంచీ ఖండిస్తున్నారు. సోవియటు, అమెరికాల మధ్య సత్సంబంధాలను పెంచడానికి కృషిచేస్తున్నాడు. నిన్నటి ఉపన్యాసంలో అతనింకా ఇలా అన్నాడు:

"ప్రపంచమంతటా అమెరికా పెట్టుబడిదారుల పెత్తనాన్ని నెలకొల్పాలన్న దృష్టితోనే ట్రూమన్ ప్రభుత్వం తన విదేశాంగ విధానాన్ని నిర్ణయిస్తున్నదనడానికి సందేహం లేదు.

వాలెస్ హెచ్చరిక

ఈ సభలో లోగడ రూజ్వెల్టుకింద ఉపాధ్యక్షుడుగా ఉండిన హెన్రీవాలెస్ కూడా మాట్లాడారు (అతని ఉపన్యాస భాగాలను 2 వ తేదీ పత్రికలో ఇచ్చాము.) అతనీదిగువ సూచనలు చేశారు:

"యూరప్, సమీప ఆసియాదేశాల పునర్నిర్మాణానికి మిత్రరాజ్యసమితి జాతీయ ఉపసంఘాలను నియమించాలి. అంతర్జాతీయంగా శాంతిభద్రతలను నెలకొల్పడం ప్రపంచ సమస్యగా గుర్తించి దానికి బాధ్యతను వహించాలి. ఆంగ్లో-అమెరికన్ బాధ్యతను బలపరచనీయకుండా, సూయజ్ జలసంధిని, పనామా జలసంధిని (ఉత్తర దక్షిణ అమెరికాల మధ్యనుండి అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాలను కలుపుతూన్న ఈ జలసంధి అమెరికా పెత్తనంకింద ఉంది) కూడా అంతర్జాతీయ కంట్రోలుక్రింద ఉంచవలసివస్తుంది. ఆయుధ నిషేధం, పరమాణుశక్తిపై అంతర్జాతీయ కంట్రోలు వెంటనే అమలుజరపవలసి వస్తుంది.

"సోవియటు వ్యతిరేకవర్గాలు ఎక్కడ అధికారంలో ఉన్నప్పటికీ, పూర్తిగా సహాయం చేయడానికి ట్రూమన్ నిర్ణయించుకున్నాడు. ఈ కార్యక్రమం కొనసాగినట్లయితే, అవారు కానున్న రేపయినా, ఇతర ప్రపంచ మంతా అమెరికాను ఎదురుతిరగక తప్పదు. అంతేకాదు. అమెరికాలోనే చీలికలురాక తప్పదు."

ఫాసిస్టు గ్రీసు క్రింద బ్రిటన్ నాలుగుకోట్లు పౌన్లు ఖర్చుపెట్టింది

లండన్, మార్చి 31

ఈవేళటితో గ్రీసు ఫాసిస్టు ప్రభుత్వానికి బ్రిటిష్ సహాయం అంతమవుతుంది. కాని, అమెరికావారు వచ్చేవరకు, బ్రిటిష్ సైన్యం సాగుతూనే వుంటుందట. ఈ 14 మాసాల్లో బ్రిటన్ గ్రీసుక్రింద 4 కోట్ల పదిలక్షల పౌన్లు ఖర్చుపెట్టింది.

పాలస్తీనాపై మిత్రరాజ్యసమితి అవసర సమావేశం

న్యూయార్కు, ఏప్రిల్ 2

పాలస్తీనా సమస్యను మిత్రరాజ్యసమితి ఎదుటపెట్టడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. కాని, వెంటనే భద్రతా సంఘం ఎదుటపెట్టడానికి ఒప్పుకోలేదు. మిత్రరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అవసర సమావేశం జరపాలని సూచించింది. అమెరికా, ఫ్రాన్సు, సోవియటు, చైనాలు దీని కంగీకరించాయి. అవసర సమావేశానికి మిత్రరాజ్యసమితి సభ్యులయిన 55 దేశాలకూ, సమితి అధికారులు ఆహ్వానాలు పంపారు.

ఈ అవసర సమావేశంలో పాల్గొనే ముందు పాలస్తీనా పరిస్థితులను స్వయంగా తెలుసుకోడానికి సోవియటు విదేశాంగ కార్యాలయం కొంతమంది ప్రతినిధులనుపంపుతుంది.

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మాజీసభ్యుని అరెస్టు

కార్మిక సభలో ఉపన్యసించినందుకు

పూనా, ఏప్రిల్ 2

పూనాకు 80 మైళ్ళలో వున్న వాల్‌చంద్ నగర్ అనేచోట సుగర్‌ఫ్యాక్టరీ కార్మికుల సభలో ఉపన్యసించినందుకు మాజీ కాంగ్రెసు వర్కింగు కమిటీ సభ్యులు రావుసాహెబు పట్వర్ధన్‌ను నేడు సాయంకాలం పోలీసులు అరెస్టుచేసి స్వంత పూచీకత్తుమీద వదలిపెట్టారు.

కార్మిక సంఘాన్ని యజమానులు గుర్తించాలనీ, కార్మిక సంఘ సభ్యులైన కారణంచేత వుద్యోగంలోంచి తీసివేయమని హామీ యివ్వాలని కోరుతూ సుగర్‌ఫ్యాక్టరీ కార్మికులు కంపెనీ యజమానులకు ఇచ్చిన సమ్మెనోటీసు గడువు మార్చి నెలాఖరుతో ముగిసింది.

కార్మికులయొక్క ఈ న్యాయమైన కోర్కెలను అంగీకరించక యూనియన్ నాయకులు 12 మందిని అక్రమ ప్రవేశనేరంమోపి యజమానులు అరెస్టుచేయించారు. అశాంతి కలుగుతుందనే పేరిట పోలీసులు 144 వ సెక్షను ప్రకటించారు. సమ్మె ఏక్షణంలో నైనా ప్రారంభంకావచ్చు.

ఆ నిషేధాజ్ఞను ధిక్కరించారనే పేరున రావుసాహెబ్ పట్వర్ధన్‌గారిని అరెస్టుచేశారు.

జాతీయ వారోత్సవం

కాంగ్రెస్ అధ్యక్షుని ప్రకటన

ఢిల్లీ, ఏప్రిల్ 1

దేశమంతటా జాతీయవారం జరిపే సందర్భంలో కాంగ్రెసు అధ్యక్షుడు ఆచార్య కృపలానీ యిలా ప్రకటన చేశారు:

"1919 సంవత్సరంనుండి ప్రతి యేడాదీ, మనం జాతీయవారం ఏప్రిల్ 6 వ తేదీనుండి 13 వ తేదీ వరకు జరుపుతున్నాం. ఏప్రిల్ 6 వ తేదీ, 13 వ తేదీ మనకు చారిత్రాత్మక దినాలు. ఎందువలననగా 6 వ తేదీన మన స్వాతంత్ర్యం కొరకు శాసన ధిక్కారోద్యమము ప్రారంభించాం. 13 వ తేదీ జలియన్ వాలా బాగ్ హత్యాకాండలో హిందువులు, ముస్లింలు, సిక్కులు ఐక్యంగా తమ రక్తాన్ని ప్రవహింపజేసి శాశ్వత ఐక్యతను రక్తంతో నిర్మించారు.

"మన జాతి స్వాతంత్ర్యవాంఛ యీనేరే దినం సమీపించింది. కాని భారత ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మన స్వాతంత్ర్యనౌక దరిదాపు చేరే ఆఖరుఘట్టంలో మనం తెలివితేటలతో అతి జాగ్రత్తగా నడవకపోతే దగ్గరకొచ్చిన స్వతంత్రంకూడా దూరం కావచ్చు.

"మనం అహింసాయుత పోరాటంవలన, మన అకుంఠిత త్యాగాలవలన బ్రిటిష్ ప్రభుత్వం శాంతియుతంగా అధికారాన్ని మన చేతులలోపెట్టేటట్లుగా చేయగలిగాం. ఇప్పుడు అధికారాన్ని స్వీకరించడానికి మనదేశాన్ని ఆయత్తపరచవలసిన బాధ్యతమనపై ఉంది. ఇందుకు గాంధీజీ మనదేశం ముందుపెట్టిన నిర్మాణ కార్యక్రమానికంటే మరొక గొప్ప సాధనంలేదు. అదే మన జనసామాన్యం యొక్క దరిద్రాన్ని, అజ్ఞానాన్ని పోగొట్టగలదు.

"ప్రస్తుతం ఉన్న మతకలహాలవలన అనేక రాష్ట్రాలలో బహిరంగసభలు, ప్రదర్శనాలు ప్రభుత్వాలు నిషేధించాయి. ఆ నిషేధాలను కాంగ్రెసువాదులు పాటించవలసిందిగా కోరుతున్నాను."

రాజ్యాంగసభలో సంస్థానాధీశులు తోచినప్పుడు చేరవచ్చునని తీర్మానించారు

బొంబాయి, ఏప్రియల్ 2

నిన్నను నరేంద్రమండలి స్థాయీసంఘములో బయల్పడిన రెండు దృక్పథాలవారికీ అనుకూలమైన విధంగా తీర్మానం సవరించి మహాసభముందు పెట్టారు. తీర్మానం ఆమోదింప బడింది.

అసలు తీర్మానంలో నరేంద్రులు రాజ్యాంగ సభలో అఖరి దశవరకూ చేరనేకూడదనీ, అప్పుడేనా ఇష్టంవుంటేనే చేరవచ్చుననీ వుంది.

దానిపై బికనీర్ సంస్థానం నాయకత్వాన కొందరు నరేంద్రులు వ్యతిరేకత తెలిపారు. నరేంద్రమండలి అధ్యక్షుడు భోపాల్‌నవాబు దృక్పథానికీ, బికనీర్ గ్రూపువారి దృక్పథానికీ ఏకత్వం కుదర్చడానికి నిన్నటిరాత్రి ప్రయత్నాలు జరిగినాయి. ఫలితంగా తీర్మానం కొంతసవరించి తీసుకువచ్చారు.

ఈ సవరణ ప్రకారం నరేంద్రులు తమ కిష్టంవచ్చినట్టయితే, తమకు ఇష్టంవచ్చిన దశలో రాజ్యాంగసభలో పాల్గొనవచ్చునని అంగీకరించారు.

ఏతే రాజ్యాంగసభలో ఏదశలో చేరాలనే విషయంమీదవచ్చిన ఈభేదాభిప్రాయంవలన నరేంద్రమండలిలో అభిప్రాయభేదాలున్నాయనుకోవడం పొరపాటు. ఏమంటే దేశసర్వతోముఖ, ప్రజా వ్యతిరేకులు అయిన ఈ రెండుదశలవారికీ భేదాభిప్రాయం లేనేలేదు.

ఇద్దరూ బ్రిటిష్ ప్రజాతిక అద్భుతంగా అమలు జరగాలనేవారే.

సంస్థానాల అంతరంగిక దుర్వ్యవస్థలో రాజ్యాంగసభకు తమపై అధికారం లేదనడంలో ఇద్దరికీ ఏకాభిప్రాయమే.

సంస్థానాలు తమ యిచ్చవచ్చిన షరతుల మీదనే యూనియన్ రాజ్యాంగంలో చేరగలుగుతారనే విషయంలో ఇద్దరికీ భేదాభిప్రాయంలేనేలేదు.

నరేంద్రమండలి రాయబార సంఘం రాజ్యాంగసభ సలహాసంఘంతో ఏవన్నా ఒడంబడికలు చేసుకోగలిగినా వానికి సంస్థానాధీశులు ప్రత్యేకంగా ఆమోదించవలసి ఉంటుంది. ఈ విషయంలోనూ వారికి భేదాభిప్రాయంలేదు.

నరేంద్రుల వేరువేరు గ్రూపుల మధ్యవున్న ఈ ఏకాభిప్రాయంలో ప్రధానలక్షణం ఒక్కటే. ప్రజలఇష్టానిష్టాలతోనూ, దేశంయొక్క క్షేమంతోనూ నిమిత్తం లేకుండా సంస్థానాధీశులు రాజ్యాంగ సభను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారనేది నిశ్చయం.

అయితే ఆ విచ్ఛిన్నం చేయడం ఏ పద్ధతిలో జరగాలి? రాజ్యాంగ సభలో చేరడం ద్వారానా? చేరకుండానా? అనే విషయం మీద భేదాభిప్రాయం ఏర్పడింది.

అది సంస్థానాధీశుల ఇష్టానికి వదిలివేస్తుంది ఈ తీర్మానం.

కమ్యూనిస్టులపై దాడి విఫలంకాక తప్పదు

జంగ్-కై-షేక్‌కు టోరీ 'టైమ్సు' కూడా హెచ్చరిక చేయవలసివచ్చింది

లండన్, మార్చి 29

కమ్యూనిస్టుపార్టీని నిషేధించానంటూ జంగ్-కై-షేక్ ప్రభుత్వం సరసన్ను ప్రొక్కటాన్ని విమర్శిస్తూ 'లండను టైమ్సు' పత్రిక ఒక సంపాదకీయం వ్రాసింది:

"వెనుక అలెగ్జాండర్ ఇండియా పై దండెత్తినప్పుడు ఒక సాధువు అతని కొక విషయం నచ్చచెప్పాడట. 'నువ్వు అడుగు పెట్టిన భారతదేశం అణగి వున్నట్టు కనిపించును. కాని, నీ వెనుకా, ముందూ ప్రజా వెల్లువ లేస్తుంది' అని చెప్పాడు. అలెగ్జాండరు దానిని గుర్తించాడని ఆ కథ. కమ్యూనిస్టులను హత మార్చేస్తానని బయలుదేరిన జంగ్‌కైషేక్ విషయం ఇలాగే వుంది. ఈ విషయాన్ని జంగ్-కై-షేక్ త్వరలోనే గుర్తించకతప్పదు" అని 'టైమ్సు' వ్రాసింది.

"బూజుపట్టిన పురాతన సరంజామ పాలనా విధానంనుండి విముక్తి పొందడానికై చైనా ప్రజలు నిశ్చయించుకున్నారు. చైనా కమ్యూనిస్టు పాలనా పద్ధతులు-వాటిలో లోపాలెన్ని వున్నా, ప్రజాతంత్ర నిర్మాణానికి అవకాశమిస్తుంది. వారి సంస్కరణలు ప్రజాదరణను పొందుతున్నాయి. కాబట్టి, కమ్యూనిస్టులను అణచడంకోసం కొమింటాంగు ప్రభుత్వం సాగిస్తున్న దండయాత్రలు విఫలం కాక తప్పదు," అని 'టైమ్సు' వ్రాసింది.

'టైమ్సు' టోరీపత్రిక. కమ్యూనిస్టులంటే దీనికి అభిమానం ఏమీలేదు. కాని, చైనాలోని నిజ పరిస్థితులను ఇదికూడా గుర్తించక తప్పలేదు.

బెంగుళూరులో మతకలహాలు

బెంగుళూరు, ఏప్రియల్ 2

సోమవారంనాడు బెంగుళూరులో మతకలహాలు ప్రారంభమైన నాటినుంచి ఇంతవరకు 5 గురు చనిపోయారు. 63 మంది గాయపడ్డారు.

నిన్నరాత్రి కర్ఫ్యూకాలంలో నగరంలో కల్లోలాలు లేకపోయినా, ఉదయం కర్ఫ్యూ ముగియగనే మరల కొట్లాటలు తీవ్రరూపం ధరించాయి. వెంటనే మరల 48 గంటల కాలం కర్ఫ్యూ ప్రకటించారు.

మిలిటరీ, పోలీసులు మొత్తం 5 వేలమంది వీధులలో గస్తీ తిరుగుతున్నారు.

నగరంలోని ప్రముఖ నాయకులుగా ఒక శాంతిదళాన్ని ఎన్నుకొని, నగరంలో శాంతి నెలకొల్పడానికి సంచారం చేస్తున్నారు.

సోషలిస్టుల అరెస్టు

జూట్ సమ్మె సందర్భంలో

పాట్నా, ఏప్రిల్ 2

విరాటనగరం (నేపాల్‌లోనిది)లోని జూట్ అండ్ కాటన్ మిల్లులో జరుగుతూన్న సమ్మె సందర్భంలో పూర్ణియా (బీహార్)లోని 20 మంది సోషలిస్టులను అరెస్టుచేశారు.

విరాట్‌నగర్ జూట్ సమ్మె నేపాల్‌లో మొట్టమొదటిసమ్మె. కార్మికుల కోర్కెలను సమర్థిస్తూ, బెనారస్‌లో నేపాలీ నేషనల్ కాంగ్రెసు వలంటీరు దళాలను పంపడానికి నిర్ణయించింది.

పట్టిఇచ్చినవారికి రు 50 బహుమానం

800/- ఖరీదుగల అవుపెయ్యను దొంగలు తోలుకుపోయారు.

గుర్తులు: ఎర్రపెయ్య, తెలిచూరు, విందుచూపు, నిలువుకళ, బెత్తెడు కొమ్ములు.

ప్రజాశక్తిఆఫీసు బెజవాడకు తెలియపర్చవలెను. —మంకర సత్యనారాయణ.

రైల్వే కార్మికులకు 8 గంటల పనిబిల్లు

కేంద్రఅసెంబ్లీలో కాలహరణ

న్యూఢిల్లీ, ఏప్రియల్ 2

1890 నాటి ఇండియా రైల్వేస్ ఆక్టుకు సవరణగా ఎస్. గురుస్వామిగారు తెచ్చిన బిల్లును సెలక్టు కమిటీకి పంపడానికి కేంద్ర శాసనసభ అంగీకరించింది.

పూర్వపుచట్టం ప్రకారం రైల్వే వుద్యోగులుఅందరూ రెండుశాఖలుగావిభజించబడ్డారు.

స్వల్ప స్వల్ప పరిమితులతో విశ్రాంతి తీసుకొని పనిచేయవలసినవారు.

వీరు వారానికి 84 గంటలవరకూ పనిచెయ్యాలి. పనిలేకపోయినా ఎక్కడికీ కదలకూడదు. పైగా వారంలో ఒకరోజు (24 గంటలు వరసగా) సెలవు ఇవ్వాలనే నిర్ణయం వారికి చెందదు.

అల్పవిరామాలతో పనిచేయవలసిన అగత్యంలేదనే కార్మికులు అధమం 60 గంటలు పనిచెయ్యాలి.

తర్వాత కార్మికులు అదనపు గంటలు పనిచేస్తే ఆ గంటలలో ఇచ్చేజీతం మామూలు ఒకటింబావురెట్లు మాత్రం ఇస్తారు.

పైగా రైల్వే వుద్యోగులు అదనపుకాలం పనిచేసినా అదనపు జీతం ఇవ్వరు.

ఈ అన్యాయాలను తొలగించడానికై కొత్త బిల్లు వుద్దేశించబడింది.

రైల్వేపనివారిలో తేడాలు చూపకుండా అందరికీ 8 గంటల పని, వారానికి 48 గంటల పని వుండాలని సవరణ కోరుతూంది. వారానికి వారంరోజు విడిగా సెలవు ఇవ్వాలని కోరుతూంది. కొన్ని తరహాల వుద్యోగులకు (రైల్వే మెయిలగు తరహాలవారికి) వారానికి 24 గంటలు ఒక్కవిడిగి సెలవు ఇవ్వడానికి అవకాశం లేకుంటే అధమం 4 వారాలలోఎప్పుడిచ్చినా 96 గంటల సెలవువారికి ఇవ్వాలని బిల్లుకోరుతూంది.

రైల్వేపనివారికి కూడ అదనపు గంటల పనికి అదనపువేతనాలివ్వాలని కోరుతూంది.

మిగతవారికి వారుచేసే అదనపు పనికి ఒకటింబావుగాక ఒకటిన్నరరెట్లు కూలి యివ్వాలని బిల్లుకోరుతూంది.

కాని, రైల్వేసభ్యుడు జాన్‌మత్తయ్, పేకమీషను విచారణ ఫలితము, అర్బిట్రేటరు నిర్ణయమూ వచ్చేవరకూ బిల్లు తీసుకురాకుండడం ఉచితమని అడ్డుపెట్టేశారు.

కాని, ఎస్. ఎమ్. జోషి బిల్లును సమర్థించారు. అనంతశయనం అయ్యంగార్ కూడా సమర్థిస్తూ, సెలక్టుకమిటీ నిర్ణయాలు కొంచెం ఆలస్యంగా అందేలాగ చూడాలన్నారు. ఆవిధంగా ఒకమూల కార్మికుల ఎడసహ్వానం చూపుతున్నట్టూ, రెండోవేపున జాన్‌మత్తయ్ కోరికలను అంగీకరిస్తూ మార్గందూపించారు.

సభ్యులు ఆ సూచనను అంగీకరించి బిల్లును సెలక్టుకమిటీకి పంపడానికి అంగీకరించారు. కమిటీ తన రిపోర్టును ఆగస్టు 31 నాటికివ్వాలని నిర్ణయించారు.

Edited, Printed & Published by Katragadda Rajagopala Rao at the Prajasakti Press, Mogalrajapuram, Bezwada

END OF ISSUE